సాక్షి
అల్లూరి సీతారామరాజు జిల్లా

శనివారం । 24 । ఆగస్టు । 2024



● ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక శోభ

కాశీపట్నంకు 16 కిలోమీటర్ల దూరంలో కొండపై నిర్మిస్తున్న అనంత వేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రకృతి అందాలు మరింత శోభను ఇస్తున్నాయి. పెద్ద కొన్నేలు, చిన్నకొన్నేలు, ఎగుకొండపార్తి సరిహద్దులో నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఏర్పాటుచేస్తున్న రింగ్ రోడ్డుతో అదనపు అందం నెలకొంది. ఉదయం వేళల్లో అలముకునే మంచుతెరలు ఈ పరిసరాలకు మరింత వన్నెతెస్తున్నాయి.

- అనంతగిరి (అరకులోయ రూరల్)



కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆస్పత్రుల్లో మహిళా వైద్యుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. ఆస్పత్రుల్లో వారికి సరియైన సదుపాయాలైనా ఉన్నాయా.. అనే అనుమానం రేకెత్తించింది. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన భద్రత, సౌకర్యాల కొరతపై పలువురు వైద్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. - సాక్షి, పాడేరు

మరింత రక్షణ అవసరం



కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం దారుణం. ఆస్పత్రులకు వచ్చే రోగులు, సహాయకులు, బంధువులు కొన్ని సమయాల్లో వైద్యబృందాలపై దౌర్జన్యం, దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. ప్రతి వైద్యుడు, సిబ్బంది రోగులకు ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. విధి నిర్వహణలో మహిళా వైద్యులతో పాటు ఇతర వైద్యబృందాలకు రక్షణ చర్యలు మరింత అవసరం.

- డాక్టర్ జమాల్‌బాషా, డీఎంహెచ్‌వో, పాడేరు

అవుట్‌పోస్టుల ఏర్పాటుతో రక్షణ



జిల్లా ఆస్పత్రితో పాటు పలుచోట్ల ఏరియా ఆస్పత్రులు, సామాజిక హెల్త్ సెంటర్లలో పోలీసు అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయాలి. మహిళా వైద్యులకు మరింత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. దీనిలో భాగంగా వారి గదుల సమీపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే మరింత మేలు జరుగుతుంది. నైట్ డ్యూటీ చేసే వైద్యులు, సిబ్బంది పట్ల ప్రభుత్వాలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

- డాక్టర్ డి.హేమలతాదేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, పాడేరు

న్యూస్‌రీల్

జీకేవీధిలో వసతిగృహం సీజ్



వసతిగృహాన్ని సీజ్ చేస్తున్న అధికారులు

గూడెంకొత్తవీధి: అనుమతులు లేకుండా గూడెంకొత్తవీధిలో కృపాకమల్ నేతన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలబాలికల వసతిగృహాన్ని శుక్రవారం సాయంత్రం అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. ఇక్కడ వసతి గృహంలో 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. వసతిగృహం నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. అక్కడి విద్యార్థులను గిరిజన సంక్షేమ బాలబాలికల ఆశ్రమాలకు తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చిన్నారావు, వీఆర్వో లింగాలు పాల్గొన్నారు.

బేస్‌లైన్ టెస్ట్‌పై పీవో క్రాస్ ఎగ్జామ్

జి.మాడుగుల: స్థానిక గాంధీనగర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను శుక్రవారం రాత్రి పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్, డీడీ కొండలరావు ఆకస్మికంగా సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో ఉదయం నిర్వహించిన బేస్‌లైన్ టెస్ట్‌పై పీవో క్రాస్‌ఎగ్జామ్‌లో విద్యార్థులు సంపూర్ణంగా జవాబులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినుల హాజరు, మెనూ, ఆరోగ్య పరిస్థితులను ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో తిరుపాల్, తహసీల్దార్, పాఠశాల పీడీ చిన్ని తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రావణ మాస పూజలు

● భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు



పాడేరులో సాముహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తున్న మహిళలు

సాక్షి,పాడేరు: శ్రావణ మాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో మహిళలు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త కొట్టగుల్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులతో పాటు ఆలయ ఆధ్యాత్మిక కమిటీ ప్రతినిధులంతా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అరకులోయ భ్రమరాంబికదేవి ఆలయంలోను భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏజెన్సీలో సేవలతో ఎంతో సంతృప్తి

● చింతూరు ఐటీడీఏ పీవో చైతన్య



చైతన్యను సత్కరిస్తున్న వైద్యశాఖ అధికారులు

చింతూరు: గిరిజనుల ప్రగతికి బాటలు వేస్తూ ఏజెన్సీలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య అన్నారు. స్థానిక ఐటీడీఏ పీవో, ఆర్డీవోగా ఇక్కడ విధులు నిర్వహించిన ఆయన ఇటీవల బదిలీ కావడంతో శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధితోపాటు వరదలను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశామన్నారు. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో విద్య, వైద్యంతో పాటు మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణా నికి తగిన చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. పీవోగా, ఆర్డీవోగా చింతూరు డివిజన్‌కు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. వివిధ శాఖల అధికారులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, టీడబ్ల్యూ ఈఈ మురళి, ఏపీవో సుజాత, ఏవో రాజ్‌కుమార్, ఏరియా ఆస్పత్రిసూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి పాల్గొన్నారు.



అనకాపల్లి మెయిన్‌రోడ్డులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

ఆయన రాకే.. ఓ ధైర్యం



● ఎసైన్షియా ప్రమాదంలో క్షతగాత్రులకు మాజీ సీఎం జగన్ పరామర్శ
● ఆరోగ్య పరిస్థితిపై ఆరా..
● కుటుంబ సభ్యులకు ఆప్యాయంగా పలకరింపు..
● అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రి వద్ద జననేతను చూసేందుకు ఎగబడ్డ జనం

విశాఖ సిటీ : ఆయన రాకతో బాధితుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఆయన ఆత్మీయ పలకింపు కొంత ఉపశమనాన్ని కలిగించింది. అన్నలా.. కుటుంబ పెద్దలా.. వారి బాగోగులు తెలుసుకోవడంతో కొండంత ధైర్యం వచ్చింది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఉద్యోగులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకున్న జగన్‌కు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా అనకాపల్లిలో ఉషా ప్రైమ్ **ఆస్పత్రికి 11.15** గంటలకు చేరుకున్నారు.

బాధితులకు భరోసా

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ జగన్ అప్యాయంగా పలకరించారు. కంపెనీల్లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారని, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ప్రమాద సమయంలో జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. వారి ఆరోగ్యం, అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసా ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు ప్రతి ఒక్క క్షతగాత్రుడు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు, మూడు వారాల్లో బాధితులకు పరిహారం అందించని పక్షంలో తాను ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు.

అదే ప్రేమ.. అదే అభిమానం

బాధితులను పరామర్శించడానికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనకాపల్లికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. **దీంతో ఆ ప్రాంతమంతా జన సందోహంతో నిండిపోయింది. జగనన్న.. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో ఆ ప్రాంతం** మార్మోగిపోయింది. ఒకవైపు జగన్‌కు జై కొడుతూనే.. మరోవైపు 'గోవింద.. గోవింద.. సూపర్ సిక్స్ గోవింద' అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ నినదించారు. దీంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారిపోయింది. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను కట్టడి చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ఎక్కి బయలుదేరారు. అక్కడి నుంచి గాజువాక మింది ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నివాసానికి వెళ్లి లంచ్ చేశారు. అనంతరం 1.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విమానంలో తిరుగుపయనమయ్యారు.

ఈ పర్యటనలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ తనూజా రాణి, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నగర మేయర్ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లేపల్లి సుభద్ర, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్‌కుమార్, కంబాల జోగులు, కన్నబాబురాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మలసాల భరత్, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ముఖ్యనేతలు దంతులూరి దిలీప్‌కుమార్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్సార్‌సీపీ రీజనల్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.



ఉషాప్రైమ్ ఆస్పత్రి వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి











బాధితులకు ఓదార్పు

అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

తూతూమంత్రంగా గ్రామసభలు

● గిరిజనులకు కానరాని ప్రయోజనం
● ఉపాధి వేతన చెల్లింపులో వ్యత్యాసంపై ఏకరువు
● తక్కువ సొమ్ము మంజూరు చేస్తున్నారంటూ పలుచోట్ల ఆవేదన



కొట్నాపల్లి గ్రామ సభలో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీటీసీ బాలకృష్ణ

సాక్షి,పాడేరు: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం శుక్రవారం చేపట్టిన గ్రామసభలు తూతూమంత్రంగా సాగాయి. జిల్లాలో 430 గ్రామ పంచాయతీల్లో సభల నిర్వహణకు అధికారులను కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. అయితే గ్రామాల్లో కూటమి నేతలు ప్రజా సమస్యలు కన్నా జనాన్ని తరలించేందుకే ప్రాధాన్యమిచ్చారు. అయినప్పటికీ చాలాచోట్ల గిరిజనులు పాల్గొన్న సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ప్రతి ఇంటికి కనీస సౌకర్యాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పంచాయతీ నుంచి గ్రామాలకు, మండల కేంద్రాలకు రోడ్డు కనెక్టివిటి, పంచాయతీ కేంద్రాలకు భవనాలు,ఇతర సౌకర్యాలు కల్పన వంటి అంశాలపై సభలు నిర్వహించారు. అందుకు తగ్గట్టుగా చర్చ పూర్తిస్థాయిలో జరగలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● పాడేరు మండలం డోకూలూరు పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ పాల్గొన్నప్పటికీ వినతులు స్వీకరణకు పరిమితమైంది. చాలాచోట్ల గ్రామసభల్లో గిరిజనులకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఉపాధి కూలీల వేతన చెల్లింపులో వ్యత్యాసంపై వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

● హుకుంపేట మండలం కొట్నాపల్లి గ్రామసభలో బీజేపీ ఎంపీటీసీ బాలకృష్ణ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు చేసిన పనికి తగ్గట్టుగా వేతనం రాలేదన్నారు. ఇలా నెలకొన్న వ్యతాసం వల్ల వారు నష్టపోతున్నారన్నారు. అందరు సమానంగానే పని చేస్తున్నప్పటికీ కొందరికి రూ.700, రూ 800, మరికొందరికి రూ.900 జమ చేయడం జరికాదన్నారు.

● జి.మాడుగుల మండలం గెమ్మెలి గ్రామసభలోను ఉపాధి పనులు వేతనం చెల్లింపులో వ్యత్యాసంపై గిరిజనులు ఏకరువు పెట్టారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోజు వేతనం రూ.300 నిర్ణయిస్తే రూ.200, రూ.230 చొప్పున బిల్లు పెట్టడం దారుణమన్నారు. ఉపాధి పనుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వారంతా టెక్నికల్ అసిస్టెంట్‌ను డిమాండ్ చేశారు.

'మీకోసం'కు రాని అధికారులకు షోకాజ్ నోటీసులు

● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● గిరిజనుల నుంచి 66 వినతుల స్వీకరణ



ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్

పాడేరు: మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరుకాని జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 66 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసం వెబ్‌సైట్‌లో వినతులు నమోదైన 24గంటల్లో సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి వెంటనే తగిన చర్యలు చేపట్టకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినతులు/ఫిర్యాదులను సంబంధిత అధికారులకు కేటాయించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.పద్మావతి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యానవనఅధికారి రమేష్ కుమార్ రావు పాల్గొన్నారు.

తుపాకీతో బెదిరించి.. బైక్ అపహరించి..

● ఏవోబీలో పేట్రేగిపోతున్న దుండగులు
● భయాందోళనలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు

ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో బైక్ దొంగలు పేట్రేగిపోతున్నారు. బరడ పంచాయతీ డైనుజోలా ఘాట్‌లో శుక్రవారం రాత్రి బైక్‌పై వస్తున్న గ్రామసచివాలయ ఉద్యోగిని మాస్కులు ధరించి అడ్డుకున్నారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. అతని నుంచి బైక్‌ను లాక్కొని ఒడిశా వైపు వెళ్లి పోయారు. ఈ ఘటన సరిహద్దు ప్రాంతాల గిరిజనులను ఆందోళనకు గురి చేసింది.

ముంచంగిపుట్టు: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి చెందిన రెయ్యల పురుషోత్తం వనుగుమ్మ గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వనుగుమ్మ, రంగబయలు పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలను ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పల్సర్ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. బరడ పంచాయతీ డైనుజోలా ఘాట్ వద్దకు వచ్చేసరికి మాస్కులు ధరించి ఉన్న ముగ్గురు వ్యక్తులు పురుషోత్తంను అడ్డగించారు. తుపాకీ చూపించి కాల్చేస్తామని బెదిరించారు. అతనిని పక్కకు తోసేసి బైక్‌ను లాక్కొని లబ్బూరు జంక్షన్ మీదుగా ఒడిశా వైపు వెళ్లిపోయినట్టు పురుషోత్తం తెలిపాడు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రాణభయంతో అక్కడి నుంచి వచ్చేశానని అతను వివరించాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్సై రవీంద్రను వివరణ కోరగా ఈ ఘటన నేపథ్యంలో ఒడిశా పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేశామని ఆయన వివరించారు.

గత రెండు నెలల్లో నాలుగు బైక్‌లు..

గత రెండు నెలల్లో ముంచంగిపుట్టులో నాలుగు బైకులు అపహరించారు. ఇళ్ల వద్ద పా ర్కింగ్ చేసిన వాటిని దుండగులు పట్టుకుపోయారు. ఇవన్నీ పల్సర్ బైక్‌లు కావడం గమనార్హం. దారికాసి తుపాకీలతో బెదిరిస్తుండటంతో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంత గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు.

'ఆ దుకాణాలను వెంటనే తొలగించాలి'

● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం

పాడేరు : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆస్పత్రి సూపరింటెండెంట్, దుకాణాదారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆయన ఆస్పత్రి ఆవరణలో ఎక్కడబడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేసి ఉండడం గమనించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. ఆస్పత్రి ఆవరణ ఇరుకుగా ఉండటం, రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు, అంబులెన్స్‌లు తిరిగేందుకు ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు తొలగించిన అనంతరం ఈ ప్రాంతాన్ని శుభ్రపరచాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.

కళాశాల విద్యార్థి మృతిపై విచారణ

కలెక్టర్ ఆదేశాల మేరకు వివరాలు సేకరించిన తహసీల్దార్ రంగారావు



విచారణ చేస్తున్న తహసీల్దార్ రంగారావు

పెదబయలు: స్థానిక ఏపీ గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పాంగి విజన్ మృతిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించినుట్ట తహసీల్దార్ జి.రంగారావు తెలిపారు. దీనిలో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక గురుకుల కళాశాలను సందర్శించారు. కళాశాలలో ఉన్నప్పుడు విద్యార్థి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రమణమ్మ, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8న గొంతు నొప్పు అని విద్యార్థి చెప్పడంతో ఏఎన్‌ఎం సాయంతో పెదబయలు పీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం అందించినట్టు వారు వివరించారు. ఆ తరువాత 12 తేదీన ఎటువంటి అనుమతి తీసుకోకుండా విద్యార్థి స్వగ్రామానికి వెళ్లాడన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న విద్యార్థి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిసిందని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ తెలిపారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఆర్ఐ కిరణ్ పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్ రైతులకు సహకారం

వాటర్‌షెడ్ డిప్యూటీ కమిషనర్ శశిధర్‌రెడ్డి



కొయ్యూరులో రైతులతో మాట్లాడుతున్న వాటర్‌షెడ్ డిప్యూటీ కమిషనర్ శశిధర్‌రెడ్డి

కొయ్యూరు: ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వాటర్‌షెడ్ డిప్యూటీ కమిషనర్ ఆర్.శశిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కొయ్యూరులో రైతులకు చెందిన ఆయిల్‌పామ్, జీడీమామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆదాయం వచ్చే ఉద్యానవన పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానం ప్రయోజనాలను వివరించారు. రైతులకు అవసరమైన మొక్కలు అందజేస్తామని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న తమకు ఎరువులు ఇవ్వడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఏపీడీ లోకేష్, ప్లాంటేషన్ మేనేజర్ కెజియా, ఏపీవో బి.శ్రీనివాసరాజు, జేఈ వీర్రాజు, వాటర్‌షెడ్ పీవో శంకర్రావు, టీఏలు ధర్మారావు, సుబ్బారావు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

భద్రత కల్పించాలి



కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన చాలా బాధాకరం. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పించాలి. ముఖ్యంగా రాత్రిళ్లు ఆస్పత్రుల్లో మహిళా పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు జనరేటర్ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో విద్యుత్ సమస్య లేకుండా చూడాలి.

– సత్యశ్రీ. వైద్యాధికారి, పీహెచ్‌సీ, పెదబయలు మండలం

పోలీసు రక్షణ అవసరం



ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు సిబ్బందికి మహిళా పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలి. రాత్రిళ్లు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు అధిక సంఖ్యలో కుంటుంబీకులు వస్తుంటారు. క్షతగాత్రులకు వైద్య సేవలందించడంలో నిమగ్నమై ఉంటాం. ఈ పరిస్థితుల్లో అనుకోని సంఘటన జరిగితే వైద్యులపై దాడులు జరగకుండా ఆస్పత్రిలో మహిళ పోలీసు భద్రత కల్పించాలి.

– డాక్టర్ ఇందిరా ప్రియాంక, ఏరియా ఆస్పత్రి, చింతపల్లి

ప్రత్యేక నిఘా తప్పనిసరి



ప్రభుత్వాస్పత్రుల్లో మహిళా వైద్యులు రాత్రిళ్లు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి భద్రత కల్పించాలి. మహిళా పోలీసులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు గాని, మత్తు పదార్థాలు సేవించే ఆస్పత్రుల్లో రాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక నిఘా అవసరం. మహిళా వైద్యులకు,సిబ్బందికి ఆస్పత్రిలో పూర్తిగా రక్షణ కల్పించాలి.

– శిరీష, వైద్యాధికారి, కిలగాడ పీహెచ్‌సీ, ముంచంగిపుట్టు

క్లుప్తంగా

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అడ్డతీగల: విద్యుత్ లైన్‌ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల్లో భాగంగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు రంపచోడవరం డివిజన్ ఈఈ మహ్మద్ యూసుఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

మోదకొండమ్మ ఆలయంలో చోరీ

హుకుంపేట: స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో వెండి కిరీటం, వెండి మంగళ సూత్రం చోరీ అయినట్టు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో తలుపులకు వేసిన తాళాలను గురువారం రాత్రి పగలగొట్టి దొంగలు లోపలకు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని, కిరీటం , మంగళసూత్రం కలిపి 32 తులాలు ఉంటాయని చెప్పారు. స్థానిక సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

దుమ్ము రేపుతున్న 'కమిటీ కుర్రాళ్లు'

- నిర్మాత నిహారిక

డాబాగార్డెన్స్: జగదాంబలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్‌లో శుక్రవారం 'కమిటీ కుర్రోళ్లు'సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల, నటీనటులు పాల్గొని ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద విజయం సాధించిందన్నారు. ఇది 1990 నాటి కథాంశమని, దర్శకుడు యదువంశీ చెప్పిన కథ చాలా నచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో జాతర బ్యాక్‌డ్రాప్‌తో కథ నడుస్తుందని, భావోద్వేగాలు, డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని, తర్వాత సినిమాను విశాఖలోనే చేస్తామన్నారు. విశాఖకు చెందిన ప్రసాద్, సందీప్, రుషిక తదితరులు ఇందులో నటించారని చెప్పారు. దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ మూడో వారం కూడా సినిమా మంచి కలెక్షన్లతో ఆడుతుండటం ఆనందంగా ఉందన్నారు. నటుడు ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇందులో పెద్దోడు పాత్ర చేశానన్నారు. నటులు సందీప్, సరోజ్, దీపక్ మాట్లాడిన కార్యక్రమంలో కో–ప్రొడ్యూసర్ ఫణి, థియేటర్ మేనేజర్ నరసింహారావు, పూర్వీ పిక్చర్స్ ప్రతినిధి పాల్గొన్నారు.

చెడు వ్యసనాలతో భవిష్యత్తు నాశనం

- కలెక్టర్ దినేష్‌కుమార్
- జిల్లా కేంద్రం పాడేరులో అవగాహన కార్యక్రమాలు



పాడేరు పురవీధుల్లో ర్యాలీ



పాడేరు అంబేద్కర్ సెంటర్‌లో మానవహారంలో కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్, విద్యార్థులు

సాక్షి,పాడేరు: చెడు వ్యసనాలు, గంజాయికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని..తద్వారా సమాజానికి హాని కలిగించవద్దని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ హితవు పలికారు. శుక్రవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం వద్ద సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ర్యాలీని ప్రారంభించారు. అలాగే జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్ గంజాయికి వ్యతిరేకంగా జూనియర్ కళాశాల వద్ద, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రారంభించారు. ఈ మూడు ర్యాలీలు అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్న తరువాత భారీగా మానవహారం నిర్వహించారు. గంజాయి, చెడు వ్యసనాల వల్ల అనర్థాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి సాగుతో పాటు గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి సాగు సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.సైబర్ నేరాలు అధికమయ్యాయని, మొబైళ్లకు వచ్చే ఫోన్‌కాల్స్‌ను నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 1930 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు తమ సెల్‌ఫోన్లో 1930 నంబరును సేవ్ చేసుకోవాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే కాల్ చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. పోలీసుశాఖ ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాల్ వద్ద కలెక్టర్‌తో పాటు అధికారులు ఫొటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ధీరజ్, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టిబ్బాయి, ఎన్‌ఎస్‌ఎస్ పీవో గౌరిశంకర్, డ్వామా పీడీ శివయ్య, సీఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

గంజాయి రహితంగా గిరిజన ప్రాంతం

కలెక్టర్ దినేష్‌కుమార్



మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్

సాక్షి,పాడేరు: గంజాయి రహితంగా గిరిజన ప్రాంతాన్ని తీర్చిదిద్దే బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, అటవీ, ఉద్యానవన, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, గ్రామస్థాయిలో ఇంటర్ డిపార్ట్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు.అన్ని విద్యాలయాల్లోను గంజాయి,మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చర్చ జరగాలని, విద్యార్థులతో డిబేటింగ్ నిర్వహించాలని సూచించారు. గంజాయి సాగు చేసే భూములను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులలో డి ఎడిక్షన్‌పై వైద్యులకు శిక్షణ ఇవ్వాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగించే వారికి కౌన్సెలింగ్ చేపట్టాలని, గ్రామాల్లో నిర్వహించే వైద్యశిబిరాల్లో గంజాయి సాగు నిర్మూలనపై గిరిజనులను చైతన్య పరచాలన్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. అనంతగిరి, అరకులోయ, జి.కే.వీధి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు, చింతపల్లి మండలాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.వంద రోజుల కార్యాచరణలో భాగంగా 62 కేసులు నమోదు చేసి 234 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి 4,386 కిలోలు సీజ్ చేశామని చెప్పారు. సుమారు 64 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు నందు, రమేష్‌కుమార్‌రావు, డీఎంహెచ్‌వో జమాల్‌బాషా, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణారావు పాల్గొన్నారు.

స్టీల్‌ప్లాంట్ అధికారులకు షోకాజ్ నోటీసులు

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ అధికారులు పలువురికి యాజమాన్యం శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్టీల్‌ప్లాంట్‌లోని అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ పనులను ఆయా విభాగాలకు చెందిన వివిధ స్థాయిల అధికారులు పర్యవేక్షిస్తూ ఇంజినీర్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుంటారు. వారు కాంట్రాక్ట్ పనుల నిర్వహణతో పాటు అటెండెన్స్, బిల్లింగ్ పనులు చూస్తుంటారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బయోమెట్రిక్ అమలు చేయడంతో వారి అటెండెన్స్ బయోమెట్రిక్ ఆధారంగా సర్టిఫై చేయాల్సి ఉంది. ఈ విషయంలోనే యాజమాన్యం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల బిల్లింగ్‌లో అధికారులు నిర్లక్ష్యం, పక్షపాతంగా వ్యవహరించారంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ విధంగా ప్లాంట్ మొత్తం సుమారు 250 మంది ఉన్నట్లు సమాచారం. నోటీసులను హెచ్‌ఆర్ అధికారులు ఆయా విభాగాధిపతులకు అందించాశారు. ఈ విషయం స్టీల్‌ప్లాంట్ అధికారుల్లో కలకలం రేపింది.

కేజీహెచ్ నుంచి 26 మంది చిన్నారుల డిశ్చార్జ్



డిశ్చార్జ్ అయిన పిల్లలతో కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్, పిల్లల విభాగాధిపతి చక్రవర్తి



నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి పిల్లలను ఇళ్లకు పంపిస్తున్న ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్



సౌజన్యను 108 వాహనంలో తరలిస్తున్న వైద్య సిబ్బంది

10 మందికి చికిత్స అందిస్తున్న వైద్యులు

మహారాణిపేట: కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పాసా ట్రస్ట్ ఆశ్రమ పిల్లలు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలోని పాసా ట్రస్ట్ ఆశ్రమంలో పిల్లలు విషాహారం తిని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి కేజీహెచ్ పిల్లల వార్డులో 38 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ సూపరిండెంటెంట్ డాక్టర్ పి.శివానంద్ పర్యవేక్షణలో పిల్లల విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి, ఇతర వైద్యులు వారికి సేవలందిస్తున్నారు. ఇందులో 26 మంది పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ చక్రవర్తి తెలిపారు. మిగిలిన 10 మందిలో 6గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

మరో ఆరుగురు..

కొయ్యూరు: ఇటీవల అనకాపల్లి కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఆరుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో శుక్రవారం డిశ్చార్జి చేశారని ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ తెలిపారు. నర్సీపట్నం తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు విద్యార్థులు కోలుకోవడంతో ఇళ్లకు పంపించారన్నారు. వారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరువాత సంబంధిత ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తామని చెప్పారు.

బాలికలు డిశ్చార్జ్

కోటవురట్ల: కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలోని పాసా ఆశ్రమంలో విషాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఐదుగురు బాలికలు చికిత్స పొందారు. వారు పూర్తిగా కోలుకోవడంతో వైద్యుల సూచనలతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఎం.మహిమ, ఎం.స్తుతి, ఎస్.సావిత్రి, ఎం.అంజలి, పి.సౌజన్య ఆస్పత్రి నుంచి డిశ్చార్చి కాగా వీరికి తహసీల్దారు జానకమ్మ 25 కిలోల బియ్యం, పోషకాహారం అందజేశారు. హుకుంపేట మండలం గరుడాపల్లికి చెందిన పి.సౌజన్యను 108 వాహనంలో ఆమె ఇంటికి పంపించారు. డాక్టర్ సంతోష్‌కుమార్, ఎంపీహెచ్‌ఈవో గోవిందరావు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కలుషిత ఆహార బాధితులకు ఆర్థికసాయం



మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు చెక్కులను అందజేస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్



జిల్లా ఆస్పత్రిలో చెక్కులు అందజేస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్

అందజేసిన కలెక్టర్ దినేష్‌కుమార్

పాడేరు : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ మిషనరీ వసతి గృహంలో ఈనెల 17న జరిగిన కలుషిత ఆహార బాధిత కుటుంబాలకు శుక్రవారం కలెక్టర్ దినేష్‌కుమార్ ఆర్థికసాయాన్ని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. మృతి చెందిన ముగ్గురు గిరిజన విద్యార్థులకు సంబంధించి ఒకొక్కరికి రూ.10 లక్షలు, తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 44 మందికి ఒకొక్కరికి రూ.50 వేలు, స్వల్ప అస్వస్థతకు గురైన ఒకొక్కరికి రూ.5 వేల చొప్పున వారి తల్లిదండ్రులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని ప్రైవేటు వసతి గృహాలు, ఆశ్రమాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అభిషేక్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్, డీఆర్వో పద్మావతి, డీఎంహెచ్‌వో డాక్టర్ జమల్‌బాషా పాల్గొన్నారు.

మ్యాట్రిమోనీ ద్వారా సైబర్ నేరాలు.. ఇద్దరు అరెస్ట్

విశాఖ సిటీ: జీవన్‌సాతి.కామ్ ద్వారా పెళ్లి కాని యువకులను పరిచయం చేసుకొని ఎమోషనల్‌గా లోబర్చుకొని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించి డబ్బులు కాజేస్తున్న కేసులో ఇద్దరిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జీవన్‌సాతి.కామ్ నుంచి అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. తరువాత అతడి వాట్సాప్ నెంబర్ తీసుకొని అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి ఛాటింగ్ చేశారు. ఎమోషనల్‌గా దగ్గరైనట్లు మెసేజ్‌లు పెట్టి.. తనకు క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్‌లో భారీగా లాభాలు వస్తున్నాయని నమ్మించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కూడా పెట్టుబడి పెట్టాలని చెప్పడంతో ఆకర్షణ కారణంగా యూఎస్‌డీటీలో సుమారు రూ.46.6 లక్షలు వ్యాపారం చేశాడు. ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయాడని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత సహాయంతో ఇప్పటికే రాజమండ్రికి చెందిన కటారి జగన్‌మోహన్‌రావును అరెస్టు చేశారు. కేసును మరింత దర్యాప్తు చేయగా.. నేరస్తులకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఆదిత్య పాత్ర, రూపం సోంలను గుర్తించి వారిని అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై విశాఖకు తీసుకువచ్చి శుక్రవారం రిమాండ్‌కు పంపించారు. కేసు విచారణలో ముద్దాయిలపై దేశంలో అనేక రాష్ట్రాల్లో 106 కేసులు నమదైనట్లు గుర్తించారు.

నేటి నుంచి జాతీయ సంగీత నృత్యోత్సవాలు



నృత్యోత్సవాల బ్రోచర్ ఆవిష్కరిస్తున్న వీఎండీఏ ప్రతినిధులు

మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ(వీఎండీఏ) 38వ వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం నుంచి ఆరు రోజుల పాటు జాతీయ నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ఈ కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ ఏడాది వార్షికోత్సవాల్లో భాగంగా జాతీయ పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదు, రూ.2లక్షల విలువ చేసే స్వర్ణ కమలం, ప్రతిష్టాత్మకమైన నాద విద్యా భారతి బిరుదును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్.ఎ.కె.సి.నటరాజన్‌కు శనివారం జాతీయ పురస్కారం అందజేస్తామన్నారు. అనంతరం నటరాజన్ క్లారినెట్ కాన్సర్ట్‌తో అలరించనున్నారు. రెండవ రోజు ముంబయికి చెందిన విద్వాన్మణి మీట పండిట్ హిందూస్థానీ గాత్ర కచేరి, మూడవ రోజు కృష్ణాష్టమి నాడు ప్రపంచ ప్రఖ్యాత ఈల పాట విద్వాంసులు శివప్రసాద్ పాట కచేరీ, నాలుగవ రోజు చెన్నైకి చెందిన ఒ.ఎస్.అరుణ్‌చే సంప్రదాయ కచేరీ, ఐదవ రోజు వేదాంతం రామలింగశాస్త్రి శిష్యులు భక్తప్రహ్లాద కూచిపూడి నృత్య రూపకం, చివరి రోజు తిరుపతికి చెందిన పౌరాణిక పద్య నాటక సంస్థచే 36 మంది కళాకారులతో నర్తనశాల ప్రదర్శన ఉంటుందున్నారు. కార్యక్రమంలో వీఎండీఏ ప్రతినిధి పైడా కృష్ణ ప్రసాద్, గ్రంథి మల్లికా మనోజ్ పాల్గొన్నారు.

అథ్లెట్ జ్యోతికి నగదు ప్రోత్సాహకం

విశాఖ స్పోర్ట్స్: ఇటీవల ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విశాఖ క్రీడాకారిణి జ్యోతికి జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం, ఒలింపిక్ సంఘం విశాఖ శాఖ నగదు ప్రోత్సాహాన్ని అందించాయి. స్థానికంగా శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు రూ.30 వేల చెక్కును రెండు సంఘాల ప్రతినిధులు అందజేసి అభినందించారు. విశాఖ నుంచి ఒలింపిక్స్ స్థాయికి జ్యోతి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎదిగిందన్నారు. ఒలింపిక్ సంఘం చైర్మన్ టి.ఎస్.ఆర్. ప్రసాద్, కార్యదర్శి సూర్యనారాయణ, బాస్కెట్‌బాల్ సంఘం ప్రతినిధులు, విశాఖ అమెచ్యూర్ అథ్లెటిక్ సంఘం కార్యదర్శి నారాయణరావు, ఒలింపియన్ మాణిక్యాలు తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి



వనుగుమ్మలో అధికారులకు వినతిపత్రం అందిస్తున్న వలంటీర్లు

ముంచంగిపుట్టు: గ్రామ వలంటీర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని మండల వలంటీర్ల సంఘం అధ్యక్షుడు జి.దేవా అన్నారు.మండలంలో గల వనుగుమ్మ పంచాయతీ కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నాలుగు నెలల బకాయి వేతనాలు అందజేయాలని తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పీఆర్ ఏఈ గోపాలకృష్ణకు వైస్ ఎంపీపీ భాగ్యవతి, సర్పంచ్ మిల్కి సమక్షంలో అందించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా దేవా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామ వలంటీర్ల పట్ల నిర్లక్ష్యపుధోరణి సరికాదని, ఎన్నికల ముందు 10వేలు వేతన హామీ ఇచ్చి నేడు హామీని అమలు చేయక వలంటీర్ల బతుకులను రోడ్డున పడేనట్లు చేస్తుందన్నారు.గత నాలుగు నెలలుగా వేతనాలు లేక గ్రామ వలంటీర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నాయన్నారు. వలంటీర్లు కొవిడ్ సమయంలో చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని తమకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వలంటీర్లు హనుమంత్, చిన్నయ్య, నీలకంఠం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తుప్పల్లోకి దూసుకు పోయి కారు బోల్తా



వట్టిగెడ్డ వద్ద అదుపు తప్పి తుప్పల్లోకి దూసుకొని పోయి బోల్తా పడిన కారు

రాజవొమ్మంగి: మండలంలోని వట్టిగెడ్డ వద్ద శుక్రవారం సాయంత్రం ఓ కారు అదుపు తప్పి తుప్పల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సింగంపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు వి.లక్ష్మీబాయి, కె.లక్ష్మి విధులు ముగించుకుని పక్కపక్కనున్న స్వగ్రామాలైన లాగరాయి, కింద్రకు కారులో బయలుదేరారు. వట్టిగెడ్డ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న తుప్పల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్లు ఇద్దరూ అద్దాలు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్థానికుల కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారు పాక్షింగా ధ్వంసమైంది.

కడుపు నొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య

మాడుగుల రూరల్: మండలంలో కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన అనపగడ్డ సత్యనారాయణ అలియాస్ నానాజీ (39) కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ పి. దామోదర్‌నాయుడు వివరాల ప్రకారం... గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సత్యనారాయణ తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడు భార్య వెంకట దుర్గా రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.